Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 76

(Mar. 21, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 76

(Mar. 21, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 21—3—47 శుక్రవారం [సంచిక 76

90 వేల బర్మా ఎర్ర సేన

రంగూన్, మార్చి 18

బర్మా కమ్యూనిస్టుపార్టీ నాయకుడు థాకిన్ థా థీన్ థిన్ ఇలా చెప్పారు: "90 వేల బర్మా ఎర్రసేనకు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న అన్నిదేశాల కమ్యూనిస్టు పార్టీలు సానుభూతి తెలిపాయి. కమ్యూనిస్టుపార్టీ నదుకుబడిలో ఉన్న కేంద్ర బర్మాపై మిలిటరీ దాడులను నడుపుతున్న బ్రిటిష్ ప్రభుత్వ చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను."

ఇంటర్మీడియట్ పరీక్ష వాయిదా

మద్రాసు యూనివర్సిటీలో

మద్రాసు, మార్చి 19

పరీక్షపత్రాలు బయటపడ్డాయనే అనుమానంతో మద్రాసు యూనివర్సిటీ రేపు జరుగవలసిన ఇంటర్మీడియట్ [illegible] భాగాలను నిలుపుచేస్తూ ప్రకటించింది. [illegible] విషయమై ఆలోచించడానికి సిండికేట్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది.

పంజాబ్ దినం జరిపితే మరల కొట్లాటలు తప్పవు

ఈమారు కల్లోలాలలో ఆత్మార్పణం చేస్తాను

బీర్ గ్రామంలో గాంధీజీ

పట్నా, మార్చి 18

అక్కడకు 8 మైళ్ళలోవున్న బీర్ గ్రామంలో నేడు గాంధీజీ తమ ప్రార్థనానంతర సమావేశం జరిపి ఈ విధంగా ఉపన్యసించారు:

"మహూరిని గూర్చి విన్నదంతా కాకపోయినా అందులో చాలవరకు నిజమేనని నా కళ్ళతోచూసి తెలుసుకున్నాను. పాకిస్తాన్ దినం జరపడంవలన ఉద్రిక్తులయిన ప్రజలు దౌర్జన్యాలు చేశారు. మార్చి 23 న మరల పంజాబుదినం జరుపుతారనీ, మరల ఘోర కాండ జరగబోతుందనీ ముస్లిములు భయపడుతున్నారు. ఆ విధమైన దినాలు జరపడం పరస్పర హత్యలకు పిలుపునివ్వడమే. అటువంటి పరిస్థితులువస్తే ఆ మంటలలో ముందు నే ఆహుతి అయిపోతానని ఒక ముస్లిం మిత్రునికి చెప్పాను. అటువంటి దుర్మార్గాలు నేను చూడలేను."

పెషావర్‌లో పదివేల రెడ్ షర్టుల శాంతిప్రచారం

పెషావర్, మార్చి 19

పెషావర్ పట్టణానికి పదివేలమంది రెడ్ షర్టు వాలంటీర్లు వచ్చారు. ఆరువేలమంది వాలంటీర్లు పట్టణంలో మతసామరస్య ప్రచారానికి పూనుకున్నారు. ఏవిధమైన ఆయుధం కాని లేకుండా దళాలుగా వీధుల్లో ప్రచారం చేస్తున్నారు.

లీగు అనుచరుల హర్తాళ్

ఈ వాలంటీర్లను పట్టణంలోకి తెచ్చినందుకు అసమ్మతి తెల్పుతూ ముస్లింలీగు అనుచరులు హర్తాళ్‌చేశారు.

పంజాబ్ కల్లోల ప్రాంతాల చట్టం-వైస్రాయి ఆర్డినెన్సు

మిలిటరీకి, మాజిస్ట్రేట్లకు, పోలీసులకు అసాధారణ అధికారాలు

లాహోరు, మార్చి 19

పంజాబు గవర్నర్ ఒక అవసరచట్టాన్ని ప్రకటించారు: "పంజాబు కల్లోల ప్రాంతాల చట్టం 1947" అని దీని పేరు. ఈచట్టాన్ని ఆమోదిస్తూ వైస్రాయి ఒక ఆర్డినెన్సును ప్రయోగించారు.

పంజాబు కల్లోల ప్రాంతాలచట్టంప్రకారం ఏ ప్రాంతాన్నిగాని, "కల్లోల ప్రాంతం" అని ప్రకటించుటకు ప్రభుత్వానికి హక్కుంటుంది. ఇలా ప్రకటించిన ఆప్రాంతంలో ఖూనీ, ఎత్తుకుపోవడం, స్త్రీలనుఎత్తుకుపోవడం మొదలైన నేరాలకు మరణశిక్ష విధిస్తారు.

అలా ఈచట్టం అమలుజరిగేప్రాంతాలలో ఏ ప్రభుత్వ ఉత్తర్వునుగాని ధిక్కరించి పనిచేసేవారిని మాజిస్ట్రేటులు, సబ్ ఇన్స్పెక్టర్ హోదాకన్న తక్కువ హోదాకల పోలీసు ఆఫీసర్లు కూడ కాల్చివేయవచ్చును.

ఈ చట్టాన్ని రావల్పిండి డివిజన్‌లోని అన్ని జిల్లాల్లోను, ముల్తాన్ జిల్లాలోను, లాహోరు పట్టణంలోను, అమృతసర్, షేక్‌పుర, జలందర్, లూధియానా, హోషియార్‌పూర్ మునిసిపాలిటీలలోను అమలు జరిపారు.

వైస్రాయి ఆర్డినెన్సు ప్రకారం మిలిటరీ ఆఫీసర్లు, వారంటు ఆఫీసర్లు, నాన్‌కమిషన్ ఆఫీసర్లుకూడ మాజిస్ట్రేట్లకు, పోలీసు ఆఫీసర్లకున్న అధికారాలను చలాయించుతారు. ఎవరినైనా పీరు వారంటు లేకుండా అరెస్టు చేయవచ్చును. ఎవరినైనా, ఎవరి ఇండ్లనైనా సోదా చేయవచ్చును.

కొట్లాటల పరిస్థితి

గతరాత్రి షాగరా బజారులో (లాహోరు) ఒకచోట ఇంటికి నిప్పంటించడం జరిగింది. ఒకచోట ఒక రైల్వేకార్మికుని శవందొరికింది. విచారణ సాగుతున్నది.

ఫిరోజ్‌పుర ప్రాంతంలో పరిస్థితి విషమంగా ఉన్నది. వదంతులు చాల వ్యాపించుతున్నవి. బ్రిటిష్ మిలిటరీ అక్కడికి వెళ్ళినది. గురుగోవన్‌లో వదంతుల మూలంగానే అంగళ్ళన్నీ మూసివేశారు.

ముల్తాన్‌లో ఒక అంగడి తగులబడింది. మంగామరీలో కర్ఫ్యూ అమలు జరిపారు 8 మంది రౌడీలను అరెస్టుచేశారు. మిలిటరీ గస్తీతిరుగుతున్నది.

మిగతా ప్రాంతాలలో కొట్లాటలు తగ్గిపోయాయి.

అటక్ జిల్లా గ్రామప్రాంతంలో చాల ధన జననష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నవి. అధ్యాల్ అనేచోటమాత్రమే 1500 కాందిశీకులు చేరారు. కాంబెల్పూరులో 2500; దాసాలో 600; జాండ్‌లో 1500; పిండిగెబ్‌లో 1000; ఫతేగంజ్‌లో 1200 ఇలా కాందిశీకులు గుమిగూడుతున్నారు. వీరు కాక పంజాసాహిబ్‌లో 6000 మందిఉన్నారు. ఇంకా ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ప్రమాదపరిస్థితులున్నవి.

పరిస్థితి బాగుపడుతున్నది

సర్దార్ అబ్దుర్ రబ్‌నిష్తార్ మూడు రోజులు కొట్లాటలు జరిగిన ప్రాంతాలలో పంచారంచేసి ఈరోజు ఢిల్లీకివెళ్ళిపోయాడు. ఆయన విలేఖరులతో ఇలా అన్నాడు:

"పంజాబు పరిస్థితి బాగుపడుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఇప్పుడున్న ప్రతిబంధకాలు త్వరలో తొలగిపోగలవను

కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ ప్రత్యేక సమావేశం

20 వ తేదీ సాయంకాలం 6 గంటలకు

మద్రాసు, మార్చి 19

రేపు సాయంకాలం 6 గంటలకు మద్రాస్ కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ ప్రత్యేక సమావేశం జరుగుతుందని మద్రాసు ప్రధాని ప్రకటించారు.

పార్టీలోగల వైషమ్యాలను పోగొట్టి, రాజీ ప్రయత్నాలు చేయడానికై నిన్నరాత్రి ప్రధాని, కళా వెంకటరావు, గోపాలరెడ్డి, వల్లంరాజా, రాజన్‌గార్లను తమయింటికి రప్పించి సమావేశం జరిపారు.

రెండు గంటలు చర్చలు జరిగినా ఫలితం శూన్యం. నేటిరాత్రి ప్రధాని తమిళనాడు ఎమ్. ఎల్. ఏ లను తమయింటికి చర్చలకై ఆహ్వానించారు.

నేటిరాత్రి సమావేశంలో ఒడంబడిక కుదిరితే (కుదరడానికి అవకాశాలు లేకపోలేదట) ప్రకాశంగారే పార్టీనాయకుడు, ప్రధానిగా రేపు ఎన్నుకోబడతారు. లేదా రేపు నాయకత్వపు పోటీలో ప్రకాశంగారు కూడా పోటీచేస్తారు.

ఆశియాదేశాలసభలో లీగ్ సభ్యులు పాల్గొనరు

న్యూఢిల్లీ, మార్చి

కేంద్ర శాసనసభలోని లీగ్ సభ్యులు సమావేశమై మార్చి 23 వ జరగబోయే ఆశియాదేశాల మహాసభకు పంపిన ఆహ్వానాలను నిరాకరిస్తూ తీర్మానించారు. హిందువుల ప్రాబల్యంవున్న కాంగ్రెసు ఈ సభ పేరున విదేశాలలో రాజకీయప్రచారం చేసుకొనేటందుకై వేసినఎత్తు అని నిరాకరించారు. ఎన్నో ముస్లిందేశాలు ఈ సభలో పాల్గొంటూన్నందుకు విచారం తెలిపారు.

అస్సాంలో లీగు ఉద్యమం

కలకత్తా, మార్చి 18

అస్సాంలోని లీగు ఉద్యమం హిందువులకు వ్యతిరేకంగా కాక, ప్రభుత్వ విధానానికి మాత్రమే వ్యతిరేకంగా నడుపబడుతున్నదని బెంగాల్ లీగు కార్యదర్శి ప్రకటించాడు.

"నేను లీగు ప్రధాన నాయకులతో సంప్రతించాను. మా ఉద్యమాన్ని అందరూ బలపరుస్తున్నారు. ఆ రాష్ట్రాన్నంతటినీ కదిపివేయగల మహోద్యమానికి నాయకుడుగా అస్సాం లీగు అధ్యక్షుడు నిలబడినాడు.

"అస్సాం ప్రభుత్వం ముస్లిం రైతులను తొలగించకుండా అపడానికి ఈ ఉద్యమం సాగుతున్నది."

కుంటున్నాను. లీగువర్కర్లు మత సామరస్య స్థాపనకు తీవ్రంగా పనిచేస్తున్నారు."

శాంతిదళంలో చేరమని తారాసింగుకు మాందాత్ విజ్ఞప్తి

మాస్టర్ తారాసింగును శాంతికమిటీలో చేరమని పంజాబు లీగు అధ్యక్షుడు మందాత్ ఖాన్ ఇలా ప్రకటించాడు:

"మాస్టర్ తారాసింగు తనకు నేను ఆహ్వానం పంపలేదని ప్రకటించడం చూచాను. మేము ఆయన సహకారానికిచాల ప్రయత్నించాము. ఈ విషయంలో ఇప్తికారుద్దీన్, దౌలతానాలు ఒక ప్రకటనచేశారు.

"ఏమైనప్పటికి స్నేహసహకారాలకు సిద్ధపడేవారందరికి నేను స్వాగత మివ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నిజమైన శాంతి కమిటీ స్థాపనకు సాయపడమని తారాసింగును ఆహ్వానిస్తున్నాను. రాష్ట్రంలోని శాంతిస్థాపనే నేను మనందరి తక్షణకర్తవ్యం."

రాజ్యాంగసభలో, సంస్థాన ప్రజా ప్రతినిధులే ఉండాలి

రాయబార కమిటీలు సూచించినపద్ధతి సరికాదు

హైదరాబాదు సంస్థాన కాంగ్రెసు తీర్మానం

హైదరాబాదు, మార్చి 19

హైదరాబాదు సంస్థాన కాంగ్రెస్ కార్యవర్గం ఈ క్రింది తీర్మానాన్ని చేసింది:

"యావత్ భారతదేశానికి ఒకే ఒక ప్రజాతంత్ర రాజ్యాంగం ఏర్పడాలి. అందులో సంస్థానాలు విడదీయరాని భాగాలుగాఉండాలి. అట్లీ ప్రకటనలో 1948 తర్వాత అధికారాన్ని అప్పగిస్తామని ప్రకటించారు. కాని బ్రిటిష్ ఇండియాలోలాగే సంస్థాన ప్రజలతో సంధి చేసుకుంటామని వ్రాయలేదు. అస్పష్టంగా ప్రత్యేక సంస్థానాలతో ఒడంబడికలు చేసుకుంటామన్నారు.

"ఇలా చెప్పడంవల్ల కొందరు సంస్థానాధిపతులు ఇండియన్ యూనియన్‌లో చేరకుండా శాశ్వతంగా తమ నిరంకుశ పాలనను సాగించుకుందామని ఆశిస్తున్నారు. ఇందువల్ల ప్రజా స్వతంత్రానికి, భారత [illegible] ప్రమాదం ఏర్పడుతుంది.

"రాజ్యాంగసభకు సంస్థాన ప్రతినిధులను ఎన్నుకొనే విషయంలో రాయబార [illegible] తయారుచేసిన పద్ధతి (సగంమందిని [illegible]మైన వోటింగుగల సంస్థాన [illegible] ఎన్నుకోవాలి, మిగత సగంమందిని [illegible] నాధిపతులే నియమించాలి అనేది) [illegible]తంత్ర పద్ధతి అని చెప్పటానికి వీలులేదు. రాజ్యాంగసభలోనికి సంస్థాన ప్రజా ప్రతినిధులనే తీసుకోవాలి. రాజ్యాంగసభ [illegible] ప్రజాభిప్రాయానికి ప్రతిబింబంగా ఉండాలి."

షేక్ అబ్దుల్లాను విడవాలి

తర్వాత షేక్ అబ్దుల్లాను విడుదల చేయాలని ఒక తీర్మానం చేశారు.

ఫ్రాన్సులో మంత్రివర్గ ప్రతిష్టంభన పరిస్థితి

ఇండోచైనాపై దురాక్రమణ విధానాన్ని కమ్యూనిస్టుపార్టీ వ్యతిరేకించింది

పారిస్, మార్చి 19

గతరాత్రి ఫ్రెంచి అసెంబ్లీలో ఇండోచైనాపై చర్చసాగింది. "ఇండోచైనాలో ప్రధానరాజకీయ నాయకుడు డాక్టరు హో-చి-మిన్ అని ఖచ్చితంగా తెలుస్తూంది అలాంటప్పుడు ఆతనితోకాక, మరెవ్వరితో సంప్రతింపులు నడుపుతారు" అని కమ్యూనిస్టుప్రతినిధి పీర్ కాట్ విమర్శించాడు. అసెంబ్లీ కమ్యూనిస్టుపార్టీ నాయకుడయిన జాక్స్ డుక్లాస్ (కమ్యూనిస్టుపార్టీ సంయుక్త కార్యదర్శి) ఇండోచైనాపట్ల ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని తీవ్రంగా విమర్శించాడు.

ప్రధాని బెదరింపు

తరువాత ఈవిధానంపట్ల విశ్వాస తీర్మానాన్ని వోటుకుపెట్టారు. వోటుకు పెట్టేముందు ఫ్రెంచి ప్రధాని రెమాడియర్, కమ్యూనిస్టు సభ్యులవైపు తిరిగి ఇలా బెదరించాడు:

" ఇండోచైనాకు స్వాతంత్ర్యం ఇవ్వడమే మా విధానం, దానిని మీరు ఆమోదించదిమో, నిరాకరించడమో తేలాలి. మీరు వోటింగులో పాల్గొనకపోవడం అంటే నిరాకరించడం అన్నమాటే. అప్పుడు మేము ఈ విధానాన్ని విరమించుకోవలసి వస్తుంది."

అసెంబ్లీలో ప్రధానపార్టీ అయిన కమ్యూనిస్టుపార్టీ, ప్రభుత్వ విధానంపట్ల ఖండన సూచకంగా, వోటింగులో పాల్గొనలేదు. మిగిలిన పార్టీలవారంతా కలిసి 421 మంది (అసెంబ్లీసభ్యులు మొత్తం 618) ప్రభుత్వ విధానాన్ని బలపరుస్తూ వోటుచేశారు.

కమ్యూనిస్టుపార్టీ అసెంబ్లీలో ప్రప్రధాన పార్టీయేకాకుండా, మంత్రివర్గంలోఉన్న ముఖ్య పార్టీల్లో ఒకటి. ఈ పార్టీ ప్రభుత్వ విధానంపట్ల నిరసన సూచకంగా వోటింగులో పాల్గొనకపోవడంవల్ల ఏర్పడిన పరిస్థితిని గురించి చర్చించడానికి రెమాడియర్ ఈ రోజే మంత్రివర్గ అంతరంగిక కమిటీ సమావేశాన్ని జరిపాడు. ఈకమిటీ సభ్యులయిన ఆరుగురు ముఖ్య మంత్రుల్లో కమ్యూనిస్టులు కూడా వున్నారు.

సాధారణంగా అసెంబ్లీలో ప్రప్రధాన పార్టీగా ఉంటూ, మంత్రివర్గంలో కూడా పాల్గొంటున్న పక్షం ప్రభుత్వంపట్ల విశ్వాస ప్రకటనలో పాల్గొనకపోతే, ఆ మంత్రివర్గం రాజీనామా ఇవ్వవలసి ఉంటుంది. కాని, సామ్రాజ్యవాదాన్ని పట్టుకొని ప్రాకులాడుతూన్న సోషలిస్టు, కాథలిక్కు, రాడికల్‌పార్టీనాయకులు, కమ్యూనిస్టులు అవిశ్వాసాన్ని ప్రకటించినాసరే తమ ప్రభుత్వాన్ని కొనసాగించాలని అనుకొంటున్నట్లుంది.

"మంత్రివర్గ ప్రతిష్టంభన అప్పుడే ఏమీ ఏర్పడలేద"ని నేటి మంత్రివర్గ కమిటీలో పాల్గొన్నవారొకరు తెలిపారు.

కాని, ఇండోచైనాపై యుద్ధానికి కావలసిన డబ్బుకోసం అసెంబ్లీలో రేపు ప్రభుత్వం తీర్మానం పెడుతుంది. అప్పుడయినా ప్రతిష్టంభన తప్పదని చాలమంది అనుకొంటున్నారు.

రాడికల్‌పార్టీలో అతివాదవర్గమూ, సోషలిస్టుపార్టీ నాయకవర్గంలో కొంతభాగమూ కూడా ఇండొనీషియాపట్ల ప్రభుత్వ విధానాన్ని ఆక్షేపిస్తున్నట్లు తెలుస్తూంది.

ప్రస్తుత పరిస్థితిలో అవసరమైతే తక్షణం బయలుదేరి రావాలంటూ మాస్కోలో వున్న బిడాల్‌కు కాథలిక్కుపార్టీ నాయకులు ప్రత్యేక విమానాన్ని పంపారు.

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Microfilmed from photocopy

ఏలూరు జ్యూట్ కార్మికుల సమ్మె

జ్యూట్ యజమానుల్ల అధికలాభాపేక్షకు

4500 మంది ఆహుతి

15 రోజులనుండీ సమ్మె సాగుతున్నా

అధికారుల తాటస్థ్యం

(మా విలేఖరి)

ఏలూరు, మార్చి 18

భారతదేశపు పరిశ్రమలలో ఒక్క జ్యూట్ పరిశ్రమకే యుద్ధకాలంలో అధికంగా లాభాలు వచ్చినవని. 1943 నాటి లాభాలను 1939 తో పోల్చిచూస్తే సుమారు 9½ రెట్లు అధికంగా కనిపిస్తవి. ప్రస్తుతం రోజుకు రు 4000 లు నికరాదాయం మిల్లు యజమానులు పొందుచున్నారు.

జీవితావసర వస్తువుల రవాణాకు, ఎంతో ముఖ్యంగా వుపకరించే గోనె సంచులను తయారుచేసి యిచ్చే కార్మికులకు కూలి, వేతనాలు బహు స్వల్పం. కేంద్రప్రభుత్వం వారిచే నియమించబడిన గ్రేడ్ కమిషన్ వారి సలహాపూర్వకం, వేతనాల విచారణ...

మాసాలు తిండిలేకుండా మాడ్చి, తుపాకి గుండ్లకు బైళ్ళకు ఆహుతియైన తరువాత ప్రభుత్వం కదలటం పరిపాటైనది. ఈ వినాశకర పంధామంది తన దృష్టిని మరల్చి ప్రభుత్వం వెంటనే సమ్మెను పరిష్కరించాలి. యుద్ధం పూర్వంకంటే 9½ రెట్లు లాభాలు సంపాదించిన మిల్లుయజమానులు అర్ధిణెన్ను, 144 సెక్షన్ల రక్షణ తీసుకొని కార్మికుల కోర్కెలను లెక్క చేయకుండా కూర్చున్నారు.

900 మంది కార్మికులపై ఆధారబడిన సుమారు 4500 మంది మాడిపోతున్నారు యజమానులు సంప్రదింపులకు రాకుండా, మాడ్చి దెబ్బకొట్టాలనే ఎత్తుగడ వేస్తున్నారు. స్థానిక అధికారులు అదుపులో యజమాని...

పొగాకు కార్మికుల కోర్కెలకంగీకారం

"నేషనల్ టొబాకో కంపెనీ"లో సమ్మె విరమణ

చిలకలూరిపేట, మార్చి 16

చిలకలూరిపేట ఐ.యల్.టి.డి. కంపెనీలో కంటే నేషనల్ టొబాకో కంపెనీలో ప్రతి ఒక్కరికి రోజుకు 0.1.0 చొప్పున తగ్గించి ఇస్తున్నారు. మిగతా కంపెనీలలో లాగానే తమకుకూడా వేతనాలు కావాలని 1000 మంది కార్మికులు 2 రోజులు సమ్మె చేశారు.

కొద్దిమంది పుగాకు వ్యాపారస్తులు యీ కంపెనీలో కూలి పెంచితే, తాముకూడా పెంచవలసి వస్తుందిగాన పెంచకుండా ఉండటానికి ప్రయత్నాలు చేశారు. కాని కార్మికుల ఐక్యతముందు ఆ ఎత్తు పటాపంచలయింది. కంపెనీ మానేజరు కార్మికుల కోరికను ఒప్పుకున్నందున యీ దినం కార్మికులు పనిలో...

ఏలూరులో మళ్లీ పౌరహక్కులభక్షణ

నిర్బంధఉత్తరువు ఒక నెలవరకు పొడిగింపు

ఏలూరు, మార్చి 18

ఈనెల 16వ తేదీతో అంతమైన (1861 నం॥ 5వ చట్టంలో 30 (2) సెక్షన్ ప్రకారం) నిర్బంధపు ఉత్తరువును తిరిగి ఒక నెలవరకు పొడిగిస్తూ, సమావేశాలను ఊరేగింపులను నిషేధించారు. ఏలూరు ప్రజల సభా సమావేశాల స్వాతంత్ర్యాలను ప్రభుత్వం 3 నెలల నుంచీ హరిస్తోంది. దీనితో 4వ నెల ప్రారంభమైంది.

రైల్వే కార్మికుల విజయం

రాజమండ్రి అధికార్లకు శృంగభంగం

కోర్కెలంగీకరించిన తరువాత సమ్మె విరమణ

రాజమండ్రి, మార్చి 17

రాజమండ్రి రైల్వే పి. డబ్ల్యు. ఇనస్పెక్టరు రాజగోపాల్ కార్మికులను చాల వేధిస్తున్నారు. పనివారు బహిర్భూమికి వెళ్ళినా, హాస్పటల్‌కు వెళ్ళినా మధ్యాహ్నం 12 మంది...

క్రిష్ణి ఇన్‌స్పెక్టరు, డిస్ట్రిక్టు ఇంజనీరువర్లు తమ తప్పిదానికి క్షమాపణగోరుతూ, ఇంజనీరింగు కార్మికుల కష్టాలపై వున్న మెమోరాండంపై ఆదివారం చర్చించటానికి అంగీకరించారు. సమ్మె జయప్రదంగా సాయంత్రం 4-30 గంటలకు ముగిసింది.

హుబ్లీ రైల్వే కార్మికుల సమ్మె

గ్రేన్‌షాప్ మానేజరు దుర్మార్గాలకు

పి. డబ్ల్యు. ఇన్స్పెక్టర్ల తోడ్పాటు

నేరాలు కప్పుకోడానికి కార్మికులపై జబర్దస్తీ

పాలకొల్లు, మార్చి 17

బోనసు కై ఆందోళనచేయాలి

మున్సిపల్ కార్మికులకు హెచ్చరిక

రాజమండ్రి, మార్చి 14

గుంటూరు కాలేజీలో డిటెన్షన్

విద్యార్థుల నిరాహారదీక్ష

గుంటూరు, మార్చి 19

గుంటూరు ఏ. సి. కాలేజి ప్రిన్సిపాల్ కార్యాలయ వైపు విద్యార్థులు సమ్మె చేశారని కక్షతో దాదాపు 80 మంది విద్యార్థులను పార్టులలోనూ, 10 మందిని పూర్తిగాను డిటైన్ చేశారు. వీరిలో బాగా మార్కులు వచ్చినవారు కూడా వున్నా శ్రీ జి ఎ. శాస్త్రి అను బి. ఎ తరగతి విద్యార్థికి మార్కులు బాగా వచ్చినను ప్రవర్తన సరిలేదనే సాకుతో డిటెయిన్ చేశారు. ఇదేవిధంగా ఇంటరు తరగతి విద్యార్థులలో చాలామందిని డిటైన్ చేశారు.

ఈ అన్యాయానికి నిరసన తెలుపుతూ శ్రీ జి ఎ. శాస్త్రి, లింగారెడ్డిగార్లు 17వ తేదీ సాయంకాలంనుండి ఎ. సి. కాలేజి గేట్ల ముందు నిరాహారదీక్షను ప్రారంభించారు. విద్యార్థులలోను, ప్రజలలోను చాలా అసంతృప్తి పెరుగుతూంది.

విద్యార్థుల జీతాల పెంపుదల

రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి ప్రకటన

బెజవాడ, మార్చి 18

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ ప్రధాన...

మాజీ సైనికుల పట్ల అనాదరణ

గుడివాడ, నూజివీడు తా॥ సభల్లో ఖండన

గుడివాడ, మార్చి 17

గుడివాడ తాలూకా మాజీసైనిక మహాసభ 16-3-47వ తేదీని గుడివాడ హైస్కూలులో జరిగింది. కెప్టెన్ కె. యన్. శాస్త్రిగారు యం. బి. బి యస్. అధ్యక్షత వహించారు.

తాలూకాలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన పలువురు మాజీసైనికులు ఉత్సాహంతో మహాసభలో పాల్గొన్నారు.

అధ్యక్షులు శాస్త్రిగారు మాట్లాడుతూ ఈనాడు నిరుద్యోగులుగానున్న మాజీసైనికులు భారతదేశం ఫేసిస్టు జపానువాత పడకుండా కాపాడేందుకు అపారమైన త్యాగం చేశారని, అట్టి త్యాగులను జాతీయ ప్రభుత్వాలు అనాదరణతో చూడడం శోచనీయమని, భారతదేశాన్ని సామ్రాజ్య దోపిడినుండి మతావేశాలనుండి కాపాడి సంపూర్ణ స్వాతంత్ర్యం సంపాదించడానికి మాజీ సైనికులు ఎప్పుడూ సిద్ధంగా వుండాలని హెచ్చరించారు.

తరువాత ప్రతినిధులు ప్రవేశపెట్టిన ముఖ్య తీర్మానాలు యేకగ్రీవంగా ఆమోదించబడ్డాయి.

బ్రిటిష్ సామ్రాజ్యవాదులు నిర్బంధంలో వుంచిన ఐ. యన్. ఏ; ఆర్. ఐ. యన్. మొదలగు సైనికులను వెంటనే విడుదల చేయాలని జాతీయ ప్రభుత్వంవారిని కోరుచున్నాము.

జపాను సైనికులను యెదుర్కొనిపోరాడి విజయము సాధించిన మాజీ సైనికులకు జాతీయ ప్రభుత్వం వెంటనే వృత్తులు కల్పించాలనీ, బంజరు భూములు యిచ్చి సాగుకు కావలసిన సదుపాయాలు యేర్పరచాలనీ, ఇండ్లులేనివారికి ఇండ్లవసతులు యేర్పాటు చేయాలనీ ప్రభుత్వమును కోరుతూ తీర్మానించారు.

మరొక తీర్మానంలో మాజీసైనికులు తమ న్యాయమైన కోర్కెలను నెరవేర్చుకొనేందుకు పోరాటానికి సిద్ధపడాలనీ, అందుకుగాను ప్రజాబాహుళ్యం తమను బలపరచాలనీ విజ్ఞప్తిచేశారు.

మాజీసైనికుల జయజయధ్వానాలతో సభ ముగిసింది.

నూజివీడు మాజీసైనిక ప్రముఖుల ప్రసంగాలు

నూజివీడు, మార్చి 17

నూజివీడు తాలూకా మాజీసైనికుల మహాసభ నూజివీడు యస్. ఆర్. ఆర్. హైస్కూలులో మార్చి 16వ తేదీని జరిగింది.

జిల్లా మాజీసైనిక సంఘ ఉపాధ్యక్షులు కె. కనకదుర్గయ్యగారు అధ్యక్షతవహించారు. అధ్యక్షులు మాజీసైనికులు నిత్యము పొందుతూన్న బాధలను వివరించి వారిజీవనోపాధికి కావలసిన సౌకర్యాలను ప్రభుత్వం వెంటనే కల్పించాలనీ, యుద్ధంలోకి తీసికొనే ముందు చేసిన వాగ్దానాలన్నీ ప్రభుత్వం నెరవేర్చడానికి పూనుకోవాలనీ, అంతవరకు మాజీ...

బెజవాడలో రిజర్వు పోలీసుల బెదరింపు

బెజవాడ, మార్చి 19

అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ ఆదేశానుసారం ఆంధ్ర సిమెంటు ఫ్యాక్టరీ కార్మికులు తమ కోర్కెల దినోత్సవం జరపడానికి నిశ్చయించుకున్నారు.

బెజవాడలో 144 సెక్షను వుండుటవల్ల జనరల్‌బాడీ సమావేశం కామ్రేడ్ వి. నరసింహారావుగారి అధ్యక్షతనుజరిగింది.

కార్మికుల తమ కోర్కెల ప్రణాళికను అంగీకరిస్తూ తీర్మానం ఆమోదింపబడింది. ఇదిచూచి పోలీసులకు కన్నెర్రయింది. సమావేశం అయిన గంటకు సర్కిల్ యిన్‌స్పెక్టరు తన రిజర్వు పోలీసులతో హాజరై ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులను బెదరించారు. యూనియన్ నాయకుల పేర్లను చెప్పమని నిర్బంధించారు. అసలే పౌరసత్వ హక్కులను లేకుండా 144 సెక్షన్లు ప్రయోగించడమేగాక చట్టసమ్మతంగా పనిచేస్తున్న కార్మిక సంఘాల దైనందిన కార్యక్రమం కూడా జరుగకుండా చేస్తున్నారు. ఇట్టి చర్యలను వెంటనే ఆపుచేయించ వలసినదిగా ప్రభుత్వాన్ని ఆంధ్ర సిమెంటు ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి కోరుతున్నారు.

టీచర్ల ఉద్యోగాలకు కాంగ్రెసువాదుల సిఫారసులు

బెజవాడ, మార్చి 16

కృష్ణా జిల్లాబోర్డులో 1939 సంవత్సరం నుండి ఉపాధ్యాయ వుద్యోగములు పురుషులకు యివ్వక స్త్రీలకు మాత్రమే యిస్తున్నారు. ఈనాడు స్త్రీలు ట్రయినింగు అయినవారు లేనందున జిల్లాబోర్డు స్కూళ్ళలో చాలా ఖాళీలు వున్నవి, అక్కడగు పోస్టులు ఖాళీగావున్నవి. ఈ పోస్టులు సుమారు 4 మాసముల క్రిందట వేయవలసి యున్నవి. పురుషులను వేయుటకు గవర్నమెంటువారు యిదివరకే పర్మిషన్ యిచ్చియున్నారు. ఈ మధ్య క్రొత్తగా స్పెషల్ ఆఫీసరు వచ్చిన తరువాత డి. బి. డి. చాలా కాలంనుండి యీ పోస్టులు అవుచూ స్పెషల్ ఆఫీసరుగారికి తెలియకుండా తన యిష్టం వచ్చినవారికి ఉపాధ్యాయపోస్టులు యివ్వడం, ఆఫీసుగుమాస్తాలను మార్చడం మొదలైన పనులు చేశారు. ఈ విషయం స్పెషల్‌ఆఫీసరువారికి తెలిసి తానే హయ్యర్ గ్రేడ్ టీచర్లపోస్టులువేయ సంకల్పించారు. ఇది చాలా సంతోషించవలసిన విషయం.

సెనేట్ మీటింగు విద్యార్థుల ప్రదర్శనాలు

వాల్తేరు, మార్చి 14

అమలాపురం తాలూకా ద్వితీయ యువజన మహాసభ

నర్సాపురం తాలూకా రైతు ప్రతినిధుల సభ

మార్చి 26న పాలకొల్లులో

ఖుడమేటి ముంపుపై ఇరిగేషన్ బోర్డు తీర్మానం

బెజవాడ, మార్చి 19

జనవరి 16వ తేదీన జరిగిన కృష్ణాజిల్లా యిరిగేషన్ ఎడ్వయిజరీబోర్డు మీటింగులో బుడమేటి ముంపునివారణను గూర్చి రైతు సంఘ ప్రతినిధి రామినేని పిచ్చయ్యగారు ప్రవేశపెట్టినతీర్మానంపై చర్చఅసంపూర్తిగా ముగిసింది. తిరిగి నేడు జరిగిన సమావేశంలో పైతీర్మానంపై చర్చ కొనసాగింది. బుడమేటి స్కీముకు సంబంధించిన గుంటూరు డివిజనల్ ఎగ్జిక్యూటివ్ యింజనీరుగారు కూడ చర్చలలో పాల్గొన్నారు.

బుడమేటి ప్రాజెక్టును గూర్చి లోగడ తయారుచేయబడిన చంద్రగూడెం, వెల్లటూరు, నందిగం స్కీములు వివరాలతో తెలియజేసి, ఈ స్కీములలో ఎక్కువభూమి సాగయ్యే స్కీము వెంటనే అచరణలోకి తెమ్మని రైతుసంఘ ప్రతినిధి కోరారు. చంద్రగూడెం స్కీముకు తప్పుగా వేయబడిందనీ, ఆ స్కీములో ఉదహరింపబడిన వంతభూమి సాగులోకిరావడం అసంభవమనీ ప్రభుత్వవర్యులు వివరించారు. చర్చల అనంతరం బుడమేటిముంపు నివారణను గూర్చి క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా అంగీకరించారు.

ఎక్కువభూమిని సాగులోకితేగల బుడమేటి రిజర్వాయరు నిర్మాణం ఈ సంవత్సరమే పూనుకుని సాగించాలనీ, ఈ విష...

సముద్రపు గండి పూడ్చాలి

అమలాపురం, మార్చి 16

బంజర్లు సాగుచేసిన వారికే పట్టాలివ్వాలి

నర్సాపురం, మార్చి 18

నర్సాపురం తాలూకా ... గ్రామంలో సుమారు 600 ఎకరాల బంజరు (పుప్పుమాలు) గత అయిదు సంవత్సరాల నుండి పదరు గ్రామ కూలీలు, ... సుమారు 300 కుటుంబాలు ... స్కీముక్రింద సాగుచేస్తున్నారు. ... రెండు సంవత్సరాలు ఏకసాలు ... బడ్డాయి. ఈ కాలంలో ఏక్‌సాలు ... అవకాశంగా తీసుకొని గ్రామ కరణం ... అన్యాయాలుచేయుట, లంచాలు ... కుందమాప్పులుచేయుట జరిగింది. ... ద్వారా అధికోత్పత్తి దెబ్బతింది.

పై విషయాలు స్థానిక రైతుసంఘ ద్వారాను, మహజర్లద్వారాను పై అధికారులకు తెలియపర్చి కసీసం మూడుసంవత్సరాలకు కైనా పట్టాలు యివ్వాలని చేసిన ... ఫలితంగా మూడుసంవత్సరాలకు యివ్వబడ్డాయి. ఈ కాలపరిమితి 1947 జూన్‌తో పూర్తి అవుతుంది.

అప్పుడే గ్రామాధికారులు యీ ... గూర్చి వదంతులు వ్యాపింపచేస్తున్నారు.

కావ 5 సంవత్సరాలనుండి ... భూములను, తమయొక్క రక్తమాంసాలు వెచ్చించి సాగులోకి తీసుకొని వస్తున్నారు. ఈ అయిదు సంవత్సరముల కష్టఫలితాలను అనుభవించుటకు న్యాయబద్ధులై వున్నారు. వీరికి స్థానిక అధికార్లు ... మద్దత్తుదారుకుట చాలా శోచనీయం...

...నన్నింటినీ వెంటనే బాగుచేయించాలి. లేకపోతే మే నెలలో వచ్చేకత్తెరపోటుకు భూములన్నీ పనికిరాకుండా పోతాయని అమలాపురం తాలూకా రైతుసంఘ సహాయ కార్యదర్శి కె. వీరాస్వామినాయుడుగారు వ్రాస్తున్నారు.

పేదలపై పెనాల్టీలు రద్దుచేయాలి

...తిరిగి రెట్టింపు పెనాల్టీలు విధించబడ్డాయి. జిల్లా కలెక్టరుగారు కలుగజేసికొని పై పెనాల్టీలు రద్దుచేయాలి. ఈ పెనాల్టీలకు కారకులైన లంచగొండి ఉద్యోగులను శిక్షించాలి.

బెజవాడ సరస్వతీటాకీస్‌లో
15-3-47 నుండి 21-3-47 వరకు మాత్రమే
ప్రత్యేక మేటనీ ఆటలు:
21వ తేదీ ఉ॥ 10 గం. సా॥ 4 గం.
అఖిలభారత ప్రజా నాట్యమండలివారి
ధర్తీ కే-లాల్ (భూదేవి బిడ్డలు)
డైరెక్టరు: కె. అబ్బాస్

సోవియట్ యువకుల ఆటల పోటీలు రీల్ గూడా చూపబడును.

చల్లపల్లి లంకల తగాదాలో జమీందారుకు రివెన్యూమంత్రి సమర్థన

అసెంబ్లీలో కామ్రేడ్ పిల్లలమర్రి ప్రశ్నలు

మద్రాసు, మార్చి 19

నేడు మద్రాసు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లుగారు చల్లపల్లి ఎస్టేటులో రైతులను భూములనుండి తొలగించడాన్ని గురించి ప్రశ్నించారు. ఆ విధంగా తొలగించడానికై సాయుధులైన రౌడీలను, గూండాలను ఉపయోగిస్తున్నమాట నిజమేనా అని అడిగారు. ఆ విషయంలో రైతులు వ్రాసిన పిటీషన్లను సభవారి ముందు చదివి, వాటిపై ప్రభుత్వం ఏమి చేయదలచిందో చెప్పమన్నారు.

రివెన్యూమంత్రి సమాధానం

"చల్లపల్లి జమీందారు రైతులనుభూముల నుండి వెళ్లగొట్టేస్తున్నట్లు పిటీషన్లు వచ్చినమీద రివెన్యూబోర్డును వివరాలు అడిగాము. రైతులు భూములనుండి తొలగించబడుతున్నారా చూడమని రివెన్యూ బోర్డుద్వారా కలెక్టరుకు తెలియపరచాము. ఆ విషయముపై కలెక్టరు రివెన్యూబోర్డుకు రిపోర్టు పంపించారు. [illegible]లంక, [illegible] లంకల్లోని స్వంతభూమిని ప్రతీఏటా జమీందారు పాటకు పెడతారు. ఇదివరకా భూములు చేసినవారు భూమిపై హక్కు తమది అంటున్నారనీ. జమీందారు వారిని వెళ్లవేసి కొత్తవారికివ్వ[illegible], అమ్మివేయడమో జరిపారని రిపోర్టు పంపారు. 1946 వ సంవత్సరపు రైతుల, కౌలుదార్ల రక్షణచట్టం, అక్టోబరు 1 న అమలులోకి వచ్చిందనీ, సెప్టెంబరు నాటికే [illegible] అమ్మివేయడం. మార్చడం జరి[illegible] చేశారు. జమీందారు గూండా[illegible] ఉపయోగించినమాట వట్టి [illegible].

[illegible] వచ్చిన పిటీషన్లు [illegible] సభవారిముందు పెట్టడం అనవసరం."

పిల్లలమర్రి: అక్కడ 144 సెక్షను ప్రయోగించడంవల్ల 600 ఎకరాలభూమి సాగు కాకుండా వుండిపోయినమాట నిజమేనా?

సమాధానం: నాకు వివరాలు తెలియవు.

పిల్లలమర్రి: కౌలుదార్ల రక్షణచట్టం రాకపూర్వమే భూములనుండి తొలగించబడిన రైతులకు రక్షణయివ్వాలి.

సమాధానం: చెయ్యబోయే చట్టంలో ఆ విషయం పరిశీలిస్తాం.

ఎస్. ఐ. ఆర్. సమ్మెలో మాజీసైనికుల నుపయోగించారా?

ఎస్. ఐ. ఆర్. సమ్మెను ధ్వంసంచేయడానికై మాజీసైనికులు, ఇతరులు సంపాదించారా యని కె. అనందనంబియార్ పంపిన ప్రశ్నకు గిరిగారు రాష్ట్రప్రభుత్వం అలాటి చేయలేదన్నారు.

కేంద్రప్రభుత్వం సంపించాయనే పిల్లలమర్రి ప్రశ్నకు నాకు తెలియదని అయన సమాధానం ఇచ్చారు.

ఒక సభ్యుని ప్రశ్నకు సమాధానమిస్తూ వి. వి. గిరిగారు "సభ స్కీములలో హరిజనులకు ఏర్పాట్లు ఏమీలేవు. ఆస్కీము క్రింద అనేకచోట్ల సొసైటీలు ఏర్పడ్డాయి. భూములు లేనివారికి ఆ సొసైటీలు భూములు పంచుతాయి" అని చెప్పారు.

జమీందారీ విధానం రద్దుకాకూడదట

కుమారరాజా సర్ ముత్తయ్య చెట్టియార్ అభ్యంతరాలు

ఇప్పటిలోను మంత్రివర్గపు గ్రాంట్లపై [illegible] తెచ్చిన కోతతీర్మానం మీద కుమారరాజా సర్ ముత్తయ్యచెట్టియార్ ఈ విధంగా చెప్పారు: (చర్చలలో కొంత భాగం క్రింద ఇస్తున్నాము)

"వ్యవసాయ ఆదాయాల పన్నుమీద ప్రజలలో ఉలికిపాటుంది అది తప్పకుండా [illegible]పోతుంది. భూమిపన్ను తగ్గిస్తామని కాంగ్రెసు చెప్తూ వచ్చిందేగాని రైతాంగానికి కొత్త పన్నులు వేస్తుంది. భూమిపన్ను సంస్కరణలు చేస్తే చేశారు. జమీందారీ విధానం రద్దుమాట అప్పుడే తలపెట్టకండి. మీ దృష్టి ముందు దుంపస్థలో వున్న హరిజనులవేపు తిప్పండి."

అంటూ హఠంగా హరిజనులమీద ఎంతో దయ పొంగిపోయింది. ఆవిధంగా హరిజనులను ఉద్ధరించబోయినట్లు మాట్లాడుతూ హరిజనులు, ఇతర పేదరైతాంగానికి ఉపయోగించే జమీందారీ విధానపు రద్దుమాత్రం వద్దన్నాడు ఈ జమీందారు.

తర్వాత ప్రతిపక్ష సభ్యులు కాంగ్రెసు పార్టీలోగల కలహాలను తీవ్రంగా దుయ్యబట్టి హేళనచేశారు.

తర్వాత ఎమ్. టి. పటేల్ మొదలియారు తాను రైతుల ప్రతినిధిననీ, జమీందార్ల మిత్రుడననీ చెప్పుకొంటూ జమీందార్లకేదో అన్యాయం జరిగిపోతున్నట్లుగా రెండు పక్షాలవారికీ న్యాయంకలిగించాలని కోరారు. ఒకవర్గం (జమీందార్ల) యొక్క హక్కులు రద్దుచేశారనే అప్రతిష్ఠ కాంగ్రెసు నెత్తిన వేసుకోవరాదన్నారు. అలస్యమైనా సరే పనులు ఒకపద్ధతిలో జరపండన్నారు.

చర్చలకు ప్రధాని సమాధానమిస్తూ 22 వ తేదీన తాము ప్రధానిగా వుండకపోవచ్చుననీ, ముందురాబోయే మంత్రివర్గం కూడా తాము అవలంబించిన విధానాన్నే అవలంబించగలరనీ చెప్పారు. కేంద్రప్రభుత్వము రాష్ట్రప్రభుత్వాల హక్కులలో అనవసర జోక్యంకలిగించుకొంటూందని మద్రాసు టెక్స్టైల్ విధానంమీద కేంద్రప్రభుత్వపు జోక్యాన్ని ఖండించారు. బట్టలు, ధాన్యం సంపకానికై నియమించబడిన గ్రామకమిటీలు [illegible]పరిశ్రమ ప్రైకరంగాపనిచేస్తున్నట్లే వార్తలు వస్తున్నాయన్నారు. తాముతప్పులేమీచేయటం లేదనీ, ప్రజల జీవిత పరిస్థితులు బాగుపరచడానికే తాము శక్తికొలది పనిచేస్తున్నామనీ, చెప్పారు.

బడ్జెట్ ఉత్పత్తి విధానంమీద మంత్రివర్గం రాజీనామాఇచ్చి మరల ఎన్నికలకు నిలబడగల ధైర్యం వుందా అని పోర్కర్ సవాలు చేశారు. అసెంబ్లీలో అవోటింగు తీసుకోవడం చట్ట సమ్మతమైన పద్ధతిగనక అటువంటి దానికి సిద్ధం అన్నారు, ప్రధాని.

కోత తీర్మానం ఉపసంహరించుకోబడింది. గ్రాంటును సభవారు ఆమోదించారు.

రైతు సేవకుల అరెస్టు

144 వ సెక్షన్ ధిక్కరించారని

కాలికట్, మార్చి 17

కోదాలి ఎస్టేటులో ప్రవేశించి గడ్డి కోయకూడదని కాలికట్ సబ్ డివిజనల్ మాజిస్ట్రేటు ప్రవేశపెట్టిన 144 వ సెక్షన్ను ధిక్కరించి గడ్డి కోసుకొనేందుకై వచ్చిన 8 మంది రైతు సేవకులు (కమ్యూనిస్టులు) అరెస్టు చేయబడ్డారు. ఈ సందర్భంలో ఇంతవరకు 30 మంది అరెస్టు చేయబడ్డారు.

బొంబాయి రేవులో 9 వేల మంది సమ్మె

బొంబాయి, మార్చి 18

'డాక్ యార్డు విచారణ సంఘం' వారి సలహాలను వెంటనే ప్రధాన కార్యాలయంవారు అమలు జరుపనందుకు అసమ్మతి తెలుపుతూ బొంబాయిలోని 'హెచ్. ఎమ్. ఐ' రేవులోని 9 వేల మంది కూలీలు బైరాయింపు సమ్మె ప్రారంభించారు.

4 వేల మంది కార్మికులను ఉద్యోగాలలో స్థిరపరచవలెననీ, ప్రమోషనుకు నిబంధనలు ఏర్పరచాలనీ, ప్రమోషన్లు నిర్ణయించే కమిటీలో యూనియను ప్రతినిధికూడా చేర్చబడాలనీ విచారణ సంఘం యొక్క సలహా. అది అమలు జరపమని కార్మికుల కోరిక.

కమ్యూనిస్టు రాజధానిని పట్టుకొన్నామని కొమింటాంగ్ ప్రకటన

నాన్కింగు, మార్చి 19

చైనా కమ్యూనిస్టు రాజధాని అయిన యెనాన్ నగరాన్ని పట్టుకొన్నామని కొమింటాంగు మిలిటరీ అధికారులీవేళ ప్రకటించారు.

కమ్యూనిస్టు అధికారులీవార్తనింకా ధృవపరచలేదు.

ఫిలిప్పైన్సు స్వాతంత్ర్యం బూటకం

అమెరికా కొత్త ఒడంబడిక

వాషింగ్టన్, మార్చి 19

అమెరికా ప్రభుత్వం ఫిలిప్పైన్సుమీద ఒక కొత్త ఒడంబడిక రుద్దింది. దీనిప్రకారం ఫిలిప్పైన్సులోని 16 మిలిటరీ, నౌకా విమాన కేంద్రాలు అమెరికా అధికారంకిందనే ఉంటాయి. అంతేకాకుండా, అవసరమని అనుకున్నప్పుడు మరొకపేరు కేంద్రాలను కూడా ఉపయోగించుకోగల అధికారం అమెరికాకుంటుంది. ఈ కేంద్రాలను ఉపయోగించుకొనే సౌకర్యాన్ని మరే దేశానికీ కలిగించడానికి ఫిలిప్పైన్సుకు లేదు. భద్రతా సంఘానికైనాసరే అలాంటి అవకాశం కలిగించాలంటే ఫిలిప్పైన్సు ప్రభుత్వం ముందుగా అమెరికా అనుమతిని పొందాలి.

ఫిలిప్పైన్సు ప్రజలను అమెరికా సేనల్లోకి సమీకరించుకోగల హక్కును కూడా ఈ ఒడంబడిక అమెరికాకు ఇస్తుంది.

ఫిలిప్పైన్సు దీవులకు సంపూర్ణ స్వాతంత్ర్యాన్నిచ్చేశామని అమెరికా లోగడ ప్రకటించింది. ఈ స్వాతంత్ర్య ప్రకటన ఎంత బూటకమో పై ఒడంబడిక స్పష్టం చేస్తుంది.

నైరుతి ఆఫ్రికాను దక్షిణాఫ్రికాలో భాగంగా చూడాలని స్మట్సు

కేప్టౌన్, మార్చి 19

నైరుతి ఆఫ్రికాను దక్షిణాఫ్రికాలో కలిపి వేయాలని సెప్టెంబరులో జరిగిన మిత్రరాజ్యసమితి మహాసభలో స్మట్సు ఒక తీర్మానం పెట్టాడు. అప్పుడు ఆ తీర్మానం ఓడిపోయింది. నైరుతి ఆఫ్రికాను దక్షిణాఫ్రికా ఒక ధర్మకర్తృత్వ ప్రభుత్వంగానే పాలించాలనీ; దక్షిణాఫ్రికాలో భాగంగా దానిని పరిగణించకూడదని ఆ మహాసభ ఆదేశించింది.

స్మట్సు ప్రభుత్వం ఈ ఆదేశాన్ని కూడా ధిక్కరించ నిశ్చయించింది. (దక్షిణాఫ్రికా భారతీయులపట్ల వైఖరి మార్చుకోవాలన్న మిత్రరాజ్యసమితి తీర్మానాన్ని పాటించ దలచుకోలేదు. అని స్మట్సు ఇదివరకు ప్రకటించాడు.)

దక్షిణాఫ్రికా శాసనసభ నేషనలిస్టుపార్టీ (ఫాసిస్టు అనుకూలమలాన్ పార్టీ) ఒక తీర్మానము పెట్టింది. నైరుతి ఆఫ్రికాను, దక్షిణాఫ్రికాలో ఒక రాష్ట్రంగా చేర్చివేయాలనీ, దాని విషయంలో మిత్రరాజ్య సమితికి ప్రభుత్వం జవాబుదారీగా ఉండనక్కరలేదనీ ఈ తీర్మానం కోరింది.

స్మట్సు ఈతీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మాట్లాడాడు. కాని, ఆ ఉద్దేశాలనే ఒక సవరణ రూపంలో పెట్టాడు. అతని సవరణ "నైరుతి ఆఫ్రికాను దక్షిణాఫ్రికాలో ఒక భాగంగా పరిగణించి, శాసనసభలో గనక ప్రాతినిధ్యం ఇవ్వాలి. మిత్రరాజ్యసమితి తీర్మానాన్ని మన్నించి, సాంవత్సరిక రిపోర్టులను మాత్రం సమితికి పంపుతుండాలి."

మిత్రరాజ్యసమితిపట్ల సామ్రాజ్యవాద వర్గాల్లో పెరుగుతూన్న తృణీకారభావానికి ఇది మరొక నిదర్శనం.

లాభాల పన్ను బిల్లు

సెలెక్టుకమిటీలోని కాంగ్రెస్ సభ్యుల అసమ్మతి

కేంద్ర శాసనసభ కార్యక్రమం

న్యూఢిల్లీ, మార్చి 19

నేడు కేంద్ర శాసనసభలో వ్యాపార లాభాల బిల్లుపై సెలక్టు కమిటీ నివేదికను లియాకతాలీఖాన్ ప్రవేశపెట్టారు. లోగడ బిల్లులో లక్ష రూపాయలకు మించిన ఆదాయంపై నాలుగోవంతు పన్ను విధించాలని వుంది.

సెలక్టు కమిటీ పన్ను రేటును మార్చలేదు. కాని ఎంత మొత్తం మించితే పన్ను వేయాలి అనే విషయంలో కొన్ని మార్పులు చేసింది.

1. పబ్లిక్ కంపెనీ అయితే దాని నగదు పెట్టుబడిలో అయిదోవంతు వదలాలి. ప్రైవేటు కంపెనీ అయితే ఆరోవంతు వదిలిపెట్టాలి.

2. హిందూ సమిష్టి కుటుంబమయితే గాని, సమిష్టి వ్యాపారసంస్థ అయితేగాని రెండులక్షల రూపాయలకు మించిన ఆదాయంపై పన్ను వేయాలి.

3. మిగతావారివిషయంలో లక్షరూపాయలకు మించితే నాలుగోవంతు పన్ను వేయాలి.

కొందరు సభ్యులు తిరిగి అధికలాభాల పన్నునే విధించడం మంచిదని సలహాఇచ్చారటగాని ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని ఈ నివేదికలో ఉన్నది.

కాంగ్రెస్ సభ్యుల అసమ్మతి

సెలెక్టుకమిటీలోని కాంగ్రెస్ పార్టీసభ్యులు అసమ్మతి తెలుపుతూ ప్రత్యేకంగా తమ అభిప్రాయాన్ని వ్రాశారు. అందులో ఈక్రింది సలహాలుచేశారు.

'అధికలాభాల పన్నును తిరిగి వెయ్యాలి; మెజారిటీ రిపోర్టులో కంపెనీల పెట్టుబడిలో 6 వ వంతుకాక 7½వంతు వదలాలి. పన్ను విధింపు నాలుగోవంతుగాక ఎనిమిదోవంతుగా వుండాలి; ఇన్స్యూరెన్సు కంపెనీలకు మినహాయింపు ఇచ్చినట్లే బ్యాంకులకు పెట్టుబడి, ప్రజోపయోగ పరిశ్రమలకుకూడ ఈ వ్యాపారలాభాల పన్నునుండి మినహాయింపు ఇవ్వాలి.'

సెలెక్టుకమిటీ రిపోర్టులో మినహాయింపు లిలాగున్నవి. ఇన్స్యూరెన్సు; ఆదాయప్పన్ను చట్టంక్రింద మినహాయించబడినవి; కేంద్రప్రభుత్వంద్వారా ఏ వ్యాపారానికైనా యిచ్చిన డబ్బు (బోనస్ లేక సబ్సిడీల రూపంలో) వీనిపై లాభం పన్ను పడదు.

సెలక్టుకమిటీ మెజారిటీ నివేదికకు అసమ్మతి తెల్పి వేరుగా తమ అభిప్రాయం వ్రాసినవారు: దివాన్ చమన్లాల్, వాడిలాల్ లల్లూభాయ్, మమూమబేదార్, కె. సి. నియోగి, యన్. జి. రంగా, సత్యనారాయణసింగ్, మసాని, మోహన్లాల్ సాక్సేనా, సర్దార్ మంగళసింగ్.

ఆదాయప్పన్ను చట్టం సవరణ బిల్లు

మధ్యాహ్న సమావేశంలో, లియాకతాలీ ఖాన్ ఆదాయప్పన్ను చట్టం సవరణ బిల్లుపై సెలక్టు కమిటీ నివేదికను ప్రవేశపెట్టారు.

సెలెక్టుకమిటీచేసిన మార్పులివి: ముందు రు 5000 లో బడిన మొత్తాని[illegible] వేయరని ఉన్నది. ఆ పరిమితిని రూ 15,000 లకు హెచ్చించారు.

ఈ క్రింది విధంగా వచ్చిన ఆదాయా[illegible] పన్నుండదు; ఏడేండ్లు తన అధీనంలో ఇంటిని అమ్మితే వచ్చేడబ్బు; ప్రభు[illegible] స్వాధీనం చేసుకున్న ఆస్తికిగాను [illegible] పరిహారధనం.

తమకు సంబంధీకులైన వారికి [illegible] పన్నును తప్పించుకోకుండా మరొక సూత్రాన్ని చేర్చారు. కాని, ఒక వ్యా[illegible] మందిమరొకవ్యాపారంలోనికి మార్చే[illegible] గాని, వివాహం మార్పువల్లగాని జరిగేలాభా[illegible]లకు పన్నుండదు.

పెట్టుబడివల్లవచ్చే ఆదాయాలు

పెట్టుబడివల్లవచ్చే ఆదాయాన్ని, మిగతా ఆదాయాన్ని వేరుగా లెక్కవేస్తారు. పెట్టుబడి ఆదాయాలపై రు 50 వేలకు మించనంత వరకు రూపాయకు 1 అణా, అపైన 10 లక్షల వరకు 5 అణాల వరకు వృద్ధిక్రమానుసారం వేస్తారు.

సెలెక్టు కమిటీలోని కాంగ్రెసు సభ్యులు అసమ్మతి తెల్పుతూ ప్రత్యేకమొకనివేదికను తయారుచేశారు. అందులో క్లిష్టమైన[illegible] అన్నిటిని గూర్చి నిపుణులతో విచారణ జరిపించి తర్వాత పన్నులు వేయాలన్నారు.

ఇలాంటి విచారణ జరిగేవరకు ఇప్పుడు [illegible] నగదు వ్యక్తిగత ఆస్తులపై పన్ను వే[illegible]రాదని వీరు సూచించారు.

ఆదాయప్పన్ను చట్టంక్రింది [illegible] బడి లాభాలను గూడ చేర్చడం తప్పని వీరు [illegible]టున్నారు. పైగా వీనిమీదాపన్నువడి, తర్వాత ఎస్టేట్ డ్యూటీబిల్లు ప్రకారం ఆ ఆస్తి వారసులకు వంశక్రమించినప్పుడూ పన్నువడడం న్యాయంకాదన్నారు.

అహమ్మదాబాదు మిల్లు యజమానుల ప్రతినిధి వాడిలాల్ లల్లూభాయ్ మరొక అసమ్మతిపత్రం దాఖలుచేశారు. సంస్థానాలలోను, విదేశాలలోను ఉన్న పెట్టుబడిపై పన్నువేయరాదని అతను సూచించాడు.

తర్వాత విదేశాలకు వెళ్ళే ఎగుమతులను దిగుమతులను కూడ కంట్రోలుచేసే అధికారాన్ని ప్రభుత్వానికిచ్చే బిల్లును సభవారు ఆమోదించారు.

తలిశెట్టి రామారావుగారి అకాల మరణం

సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారులు

జయపురం, మార్చి 16

ఆంధ్ర వ్యంగ్య చిత్రకారులలో పేరెన్నికగన్న శ్రీ తలిశెట్టి రామారావుగారు యీనెల 14 వ తేదీన జయపురంలో మరణించారు. చనిపోయేనాటికి వీరి వయస్సు 55 సంవత్సరాలు మాత్రమే.

ఫోన్ నెం. 128 జైహింద్ టెలిగ్రామ్స్ "నాన్ టి పేట్"

సా. గణపత్ దేవరాజ్, బెజవాడ.

(మునిసిపల్ ఆఫీసు ఎదుట)

ఇప్పుడే మాకు "ఎవర్ పోర్చుగోల్డు క్యాప్" పెన్సు వచ్చినవి.

సంవత్సరాది కానుకలకు ఉపయోగించు వారికి తక్కువ ధరలకు యివ్వబడును.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada.

END OF ISSUE